
ప్రజాశక్తి
సోమవారం 3 నవంబర్ 2025





సెలవు రోజుల్లో తరగతులు నిర్వహణ దారుణం : ఎస్‌ఎఫ్‌ఐ

ప్రజాశక్తి-నెల్లూరు: జిల్లాలో ప్రయివేటు కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమంగా సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, ఈ వ్యవహారం విద్యాశాఖ అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ రావు అన్నారు. ఆదివారం నగరంలోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్‌లోని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సెలవు రోజుల్లో విద్యాసంస్థలు తరగతులు నిర్వహించరాదని ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ చర్యలను ఎస్‌ఎఫ్‌ఐ ఖండిస్తుందన్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులకు స్పందించి ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమ వసతి గృహాలలో సమస్యపై జిల్లా ఉన్నత అధికారులు స్పందించాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి.విక్రమ్ , వెన్ను నరేంద్ర ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, అమర్, యశ్విన్, నాగేంద్ర,దివేష్,శివ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

'సింహపురి' కమ్యూనిస్టు యోధుడు 'జక్కా'..!

కమ్యూనిస్టు యోధుడు.. నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో కలికితురాయి.. ఏడు దశాబ్దాలుగా అలుపెరగని పోరాట ధీరుడు..పేద ప్రజల ఆశాజ్యోతి.. కార్మిక, కర్షక, కష్టజీవులకు కొండంత అండ..బడుగు, బలహీనవర్గాలకు ఆత్మబంధువు..ఉద్యమాల రూపశిల్పి.. రాజకీయ నేతలకు జక్కా వెంకయ్య.. పేద ప్రజలు, కార్మికులు, కష్టజీవులకు వెంకన్న.. సింహపురిలో పేదల ప్రతినిధిగా ఏడు దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేసిన ధీరుడు ఆయన. 1930 నవంబర్ 3న దామరమడుగు గ్రామంలో జన్మించి 2018 మే 29న తుది శ్వాస విడిచారు. ఇప్పటికీ కార్మికులు, కష్టజీవులు. జక్కా వెంకయ్య గుర్తుచేసుకుంటారు..నేడు ఆయన 95వ జయంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకోవడం నేటి తరానికి అవసరం.

- భూస్వామ్యకుటుంబంలో పుట్టి.. కడవరకు పేదల కోసం..
- ఉద్యమ రూపకల్పనలో ఆయనకు సాటి ఎవరు..?
- ఏడు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం
- నేడు 95వ జయంతి



జక్కా వెంకయ్య (ఫైల్)

ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి

సిపిఎం సీనియర్ నాయకులు జక్కా వెంకయ్య సింహపురి రాజకీయ చరిత్రలో ఒక చెరగని చుక్క. భూస్వామ్య రాజకీయాలు, పెత్తందారులు రాజ్యమేలుతోన్న తరుణంలో పేద ప్రజల కోసం తానున్నానంటూ సింహపురి గడ్డపై ఉదయించారు. జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామంలో 1930 నవంబర్ 3న జక్కా రామయ్య, జక్కా శంకరమ్మ దంపతులకు జన్మించారు. బుచ్చిరెడ్డిపాళెంలోని హైస్కూల్లో ఎస్ఎస్ఎల్‌సి చదివారు. . ఆయన విద్యాభ్యాసం తరువాత 1951 వరకు గ్రామంలో వ్యవసాయం చేశారు. 1948 నుండి 1951 వరకు ఆనాటి కమ్యూనిస్టుపార్టీ నిషేధంలో ఉన్నందున రహస్య జీవితం గడిపే కమ్యూనిస్టు నాయకులకు దామరమడుగులో తలదాచుకునేవారు. గ్రామంలో జక్కా వెంకయ్య వారికి రక్షణగా ఉండేవారు. 1948లో మద్రాసు ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. దామరమడుగు గ్రామంలో జక్కా వెంకయ్యను అరెస్టు చేసి కోవ్వూరులో 15రోజులు రిమాండ్‌లో ఉంచారు. 1951లోభూమికోసం, భుక్తి కోసం తెలంగాణలో జరిగిన సాయుధ పోరాట స్ఫూర్తితో డాక్టర్ జెట్టిశేషారెడ్డి ప్రోత్సాహంతో పార్టీ సభ్యులుగా చేరారు. అప్పట్లే 1951లోనే దామరమడుగు గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ శాఖను ఏర్పాటు చేశారు.1953లో వ్యవసాయ కూలీలకు ఆరు సవా సేర్లు కూలి కావాలని స్వగ్రామం నుంచి జక్కా పోరాటానికి నాయకత్వం వహించారు. 1956లో కమ్యూనిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1955లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పార్టీ విజయం కోసం జక్కా విస్తృతంగా తిరిగారు. 1957లో దామరమడుగు గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు. 1957నుంచి 1964 వరకూ దామరమడుగు సర్పంచిగా గ్రామ భివృద్ధికి ఎనలేని కృషిచేశారు. 1963నుంచి దేశంలోని ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన భిన్నాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని సిపిఎం నిర్మాణానికి కృషిచేశారు. 1965లో ఉద్యమంలో భాగం గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో సంవత్సరం ఐదు నెలలు జైలు జీవితం గడిపారు. 1968లో కమ్యూనిస్టు ఉద్యమంలో తిరిగి భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు జిల్లాలో సిపిఎంను నిలబెట్టేందుకు ఎనలేని కృషి చేశారు.

1969లో సిపిఎం జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1952 నుంచి 1956వరకు యువజన సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1958 నుంచి వ్యవసాయ కార్మిక ఉద్యమంలో కీలకపాత్ర వహించారు. 1972లోని అల్లూరు నియోజకవర్గం శాసనసభ్యునిగా పోటీ చేసి కేవలం 504ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1958 నుంచి 1972వరకూ జిల్లాలోని చెరువులోతట్టు బంజరు సాగు దార్ల పోరాటానికి నాయకత్వం వహించారు. జిల్లాలో సుమారు 10వేల ఎకరాల రైతులకు దక్కేలా చూశారు. 1974లో బంజరు భూముల ఆక్రమణ, వ్యవసాయ కూలీ కూలిరేట్ల కోసం జరిగిన పోరాటానికి జక్కా నాయకత్వం వహించారు. 1974లో మేలో జరిగిన చారిత్రాత్మక రైల్వే సమ్మెను జయప్రదం చేసేందుకు రహస్య జీవితం గడుపుతూ కృషిచేశారు. 1975లో ఎమర్జెన్సీలో సంవత్సరం ఐదునెలలు నెల్లూరు జైలులో ఉన్నారు. మధ్యలో ఒక నెల ముషీరాబాద్ జైలుకు తరలించారు. జక్కా జైల్లో ఉన్న సమయంలో రాజకీయ క్లాసులు బోధించారు. సత్యనారాయణరెడ్డి, గౌత్ లచ్చన్న వంటి ఎందరో ఈయన క్లాసులు వినేవారంటే జక్కా వెంకయ్య తెలివితేటలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు.1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1978 జిల్లాలో బంజరు భూముల ఆక్రమణ ఉద్యమాన్ని నిర్వహించారు. 1979 మార్చిలో రికార్డుల్లో లేకుండా చేసిన అదనపు భూములను బయటకు వెలికితీయాలనే పోరాటంలో పోలీసు కాల్పులు జరిగాయి.అందులో గాలంకి తిరుపాలు మృతిచెందారు. 1979వేలో తుఫాన్ సందర్భంగా జిల్లాలో అఖిలపక్ష రైతు ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. పోరాట ఫలితంగా రైతులకు కొన్ని రాయితీలను ప్రభుత్వం అందించింది. ఉద్యమ సందర్భంగా కావలిలో జరిగిన కాల్పుల్లో గౌరవరం రైతు చింతా శేషారెడ్డి మృతిచెందారు. వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు పార్టీ తరఫున ఆర్థిక సాయం అం దించారు. 1983 ఎన్నికల్లో కోవూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1984లో జరిగిన ప్రజా స్వామ్య పునరుద్ధరణ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. 1985లో అల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంఎల్‌ఏగా గెలుపొందారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషిచేశారు. రైతుల సమస్యలపై ప్రధాన దృష్టిపెట్టారు. 1989లో అల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లూరు నుంచి పోటీ చేసి తిరిగి మళ్లీ ఎన్నికయ్యారు. 1996లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2002లో ఆక్వా రైతుల సమస్యలపై జరిగిన దీర్ఘకాలిక పోరాటానికి జక్కా నాయకత్వం వహించారు. 2002లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా పనిచేశారు. . 2004లో ఆయనకు గుండెపోటు రావడంతో నెల్లూరు రామచంద్రారెడ్డి, చెన్నైలోని విజయ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు.నుంచి 30ఏళ్ల పనిచేసిన 14 సంవత్సరాలు జీవించారు. జిల్లాలోని పేదలు, కార్మికులు, కర్షకులు, కష్టజీవులు, ఏ ఒక్కరికి చిన్నపాటి కష్టమొచ్చినా బాలాజీ నగర్‌లోని సిపిఎం కార్యాలయం.. అందులో ఉండే జక్కా వెంకయ్య గుర్తుకు వచ్చేవారు. ఎవరు ఏ కష్టంతో వచ్చినా ఆయన అందుకు పరిష్కారం చూపేవారు. రోజుకో పార్టీ మారుతూ, ధనార్జనే ధ్యేయంగా నడుస్తోన్న నేటి పరిస్థితుల్లో తాను నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతం కోసం 70 సంవత్సరాలు పనిచేసిన గొప్ప వ్యక్తి జక్కా వెంకయ్య, నేడు ఆయన 95వ జయంతి.

యూరియా పంపిణీ

ప్రజాశక్తి -ఉలవపాడు : మండలం కరేడు పంచాయతీ పరిధిలో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభించారు. రైతులు యూరియా కొరత గురించి ఎంఎల్‌ఎ ఇంటూరి నాగేశ్వరరావు దష్టికి తీసుకువెళ్లగా ఆయన వ్యవసాయ అధికారుల ఆదేశాలు జారీ చేశారు.మ దీంతో మండల వ్యవసాయ శాఖవారి ఆధ్వర్యంలో స్థానిక రైతు భరోసా కేంద్రం వద్ద గ్రామ రైతులకు సబ్సిడీ మీద యూరియా పంపిణీ చేయడం చేశారు. టిడిపి నాయకులు కొల్లి వెంకట రమణయ్య, రేగలగడ్డ శ్రీనివాసులు, తేజ పాల్గొన్నారు.

సంతకాలు సేకరణ

ఉలవపాడు :మండలంలోని భీమవరం పంచాయితీలో వైసిపి ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ కాలేజీల ప్రయివే టీకర ణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. కందకూరు ఐటీ విభాగం అధ్యక్షుడు అమర్‌నాథ్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మహేంద్ర రెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షుడు చింతం వెంకారెడ్డి, మండల ఎస్సీ సెల్ నాయకులు యేసు బాబు, ఇమ్మాన్యుయేల్, మండల ప్రచార కమిటీ నాయకులు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

సముద్ర స్నానానికి వెళ్లి..

ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

మైపాడు బీచ్‌లో విషాదం..

ప్రజాశక్తి -ఇందుకూరుపేట

మైపాడు బీచ్‌లో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు మతి చెందిన విషాద సంఘటన ఆదివారం జరిగింది. స్థానిక ఎస్ఐ నాగార్జున రెడ్డి తెలిపిన వివరాల మేరకు నెల్లూరు నగరంలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు స్నేహితులు ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా ఇందుకూరుపేట మండలం, మైపాడు బీచ్‌కు వెళ్లారు. వారంతా సరదాగా కలిసి స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. ప్రమాదవశాత్తూ వారు సముద్రం లోపలికి కొట్టుకుపోయారు. దీంతో కొద్ది క్షణాల్లోనే వారు విగత జీవులుగా మారి ఒడ్డుకు కొట్టుకొచ్చారు. మృతిచెందిన విద్యార్థులు నెల్లూరులో ఓ ప్రైవేటు ప్రైవేట్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మృతిచెందినవారిలో పటాన్ ఉమాయున్ (17). సమీద్(17)లను నెల్లూరు కోటమిట్టకు చెందినవారిగా గుర్తించారు. మరొక విద్యార్థి మహమ్మద్ తజీమ్(17)ను నెల్లూరు రూరల్ పరిధిలోని నారాయణరెడ్డి పేటకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. ప్రమాద సంఘటనపై పోలీసులు తల్లిదండ్రులు, మృతుల సమీప బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించిన తీరు చూపరులను కలిచివేసింది. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జిజిహెచ్‌కి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగార్జున రెడ్డి తెలిపారు.



ఒడ్డుకు చేర్చిన విద్యార్థుల మృతదేహాలు..

జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి

డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న

ప్రజాశక్తి-నెల్లూరు

రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీల ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న డిమాండ్ చేశారు. స్థానిక జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన డివైఎఫ్ఐ జిల్లా 21వ మహాసభల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఆదివారం మొదటి రోజు మహాసభల కార్యక్రమానికి అధ్యక్ష వర్గంగా గోను చైతన్య, యు. ప్రసాద్, నర్సింహ వ్యవహరించారు. ఈ సందర్భంగా జి. రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షకు పైగా ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇది అమలు చేసేదాక నిరుద్యోగ భతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన 4.71 లక్షల ఉద్యోగాలు పెద్ద బూటకం అని దమ్ముంటే వాటి వివరాలు చెప్పాలని ఒక్క డీఎస్సీ మినహ ఏ ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో భూ మాఫియా జరుగుతుందన్నారు. ఇప్పటిదాకా ఇచ్చిన భూముల్లో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో స్థానికులకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మద్యం వినియోగం పెరిగిందని దీనికి పరిష్కారాన్ని వెతకల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. యువతకి క్రీడల వైపు ప్రోత్సాహించడం, ఉద్యోగాలు కల్పించడం ఒక మార్గమన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్ లను నిషేధించాలని డిమాండ్ చేశారు. మహసభలో కార్యదర్శి నివేదికను జిల్లా కార్యదర్శి యంవి రమణ ప్రవేశపెట్టారు. డివైఎఫ్ఐ జిల్లా నాయకులు యు. ప్రసాద్, ఎన్. మాదవ్, ఎస్ కె. ఫయాజ్, నర్సింహ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న

మహిళా సమస్యలపై ఐక్య ఉద్యమం : ఐద్వా

ప్రజాశక్తి-నెల్లూరు :మహిళా సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాల నిర్వహణకు సిద్ధం కావాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్‌కె మస్తాన్‌బి పిలుపునిచ్చారు. ఆదివారం రూరల్ నియోజకవర్గం పరిధిలోని 24వ డివిజన్ ప్రాంతంలో ఆర్‌డిటి కాలనీలో మహిళా సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్కే మస్తాన్ బి, రూరల్ కార్యదర్శి ఎస్ కే షాహినా బేగం మాట్లాడుతూ ఆర్డిటి కాలనీలో మహిళల స్వయం ఉపాధి కోసం, పొదుపు సంఘాలను అభివద్ధి చేసి ప్రభుత్వం ఆర్థిక చేయూత కల్పించాలని, కుట్టు మిషన్లు వంటి స్వయం ఉపాధి అవకాశాలు ప్రభుత్వం వైపు నుంచి కల్పించి మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలని కోరారు. మహిళలు ఎదుర్కొనే సమస్యల మీద మహిళా సంఘం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

అనంతరం 17 మందితో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. నూతన కమిటీ గౌరవాధ్యక్షులు గా ఏ నాంచారమ్మ, గౌరవ సలహాదారుగా అన్నపూర్ణమ్మ, కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా కే. దుర్గ, ఎం అమీనా లను, కోశాధికారిగా ఏ. దీప లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్, మహిళా సంఘం అధ్యక్షురాలు ఎస్కే శంషాద్, నాయకులు కే. పెంచల నరసయ్య, కే. సురేష్, రాజా, పెంచలయ్య, మణికంఠ, లోకనాథం, పులి వెంకటేశ్వర్లు, లోకనాథం ఉన్నారు.



మాట్లాడుతున్న ఐద్వా జిల్లా కార్యదర్శి మస్తాన్ బి

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రజాశక్తి-ఉలవపాడు : మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా సోమవారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ ఏఈ సాయిబాబా తెలిపారు. 132/33కేవీ మన్నేటికోట సబ్ స్టేషన్ నుండి ఉలవపాడు మండలంలోని అన్ని సబ్ స్టేషన్ లకు వచ్చే 33 కెవి భీమవరం ఫీడర్ మరమ్మతుల నిమిత్తం సరఫరా నిలిపివేయడం పడుతుందని తెలిపారు.వినియోగదారులు గమనించి సహకరించాని కోరారు.

అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించే వరకు

నిరంతరం పోరాటం..!

మాజీ ఎంఎల్‌సి విటపు బాలసుబ్రమణ్యం

ప్రజాశక్తి-నెల్లూరు

జాతీయ రహదారికి సమీపంలోని చిల్డ్రన్స్ పార్, చింతారెడ్డి పాళెం జంక్షన్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అండర్‌పాస్ బ్రిడ్జి సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరంతర పోరాటానికి సిద్ధం కావాలని మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం పిలుపు నిచ్చారు. ఆదివారం చింతారెడ్డి పాళెం జంక్షన్ ప్రాంతంలో అండర్‌పాస్ బ్రిడ్జి సాధన కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.ఈ సదస్సుకు ముఖ్య అతిథులుఆ హాజరైన మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం, రైతు సంఘం నాయకులు కోటిరెడ్డి మాట్లాడుతూ చెన్నయ్, విజయవాడ ప్రాంతాల నుంచి నగరంలోకి ప్రవేశించే ప్రధాన మార్గమైన చింతారెడ్డిపాళెం జంక్షన్ నుంచి ప్రజలు ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆ మార్గంలో ప్రయాణించాల్సిన దుస్థితి ఉందన్నారు.

ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా నివారణకు ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. వాస్తవానికి జాతీయ రహదారి అనుకొని ఉన్న ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం సర్వీసు రహదారి, అండర్ పాస్, ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాల్సిన బాధత్య ప్రభుత్వానిదే అయినప్పటికీ నగరంలోని చింతారెడ్డి పాళెం జంక్షన్ ప్రాంతంలో అండర్‌పాస్, ప్లై ఒవర్ బ్రిడ్జి నిర్మించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రాలేదో .. వస్తే వాటిని రాజకీయ నాయకుల స్వప్రయోజనాల నిమిత్తం మరో ప్రాంతానికి తరలించారో తెలియడం లేదన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా నాయుడుపేట, ఆదిశంకరా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంతం,క్రిష్ణపట్నం పోర్టుకు వెళ్లే ప్రాంతంలో,చిల్లకూరు సెజ్ ప్రాంతంలో , అయ్యప్పగుడి సెంటర్ కూత వేటు దూరంలో,గొలగమూడి వెంకయ్య స్వామి గుడికి వెళ్లే మార్గంలో ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు చేస్తున్నారన్నారు. వీటన్నింటికంటే అతి ముఖ్యమైన ప్రతి న్యితం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రదేశం అయిన చింతారెడ్డిపాళెం జంక్షన్‌లో అండర్ పాస్, ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదో అంతు చిక్కని ప్రశ్నలా మిగిలిపోయిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కారణంగానో, కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసమో ఈ ప్రాంతంలో ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి వచ్చినా మరో ప్రాంతానికి తరలించారన్న వాదనలు వినిపిస్తున్నా యన్నారు. ఈ సమస్యపై రాజకీయ ప్రతినిధులను అడిగినా అయి పోయింది.. పనులు ప్రారంభిస్తారు.. అన్న మాటలు చెబుతున్నారే తప్ప అవి ఆచరణలో కనిపించడం లేదన్నారు. అండర్‌పాస్ బ్రిడ్జి సాధన కమిటీ కన్వీనర్ కాయంబు శ్రీనివాసులు మాట్లాడుతూ గడిచిన 16 సంవత్సరాలుగా చింతారెడ్డిపాళెం జంక్షన్ ప్రాంతంలోని మినీ బైపాస్ రహదారికి అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించి చుట్టు ప్రక్కల ప్రజల ప్రాణాలను కాపాడాలని రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక నాయకులు, ప్రజలు పోరాటం చేస్తున్నా పాలకులకు చీమకుట్టినట్లు అయినా లేదని, ప్రభుత్వాలు మారినా పాలకులు మాత్రం ప్రజా సమస్యకు పరిష్కారం చూపడంలో విఫలమౌతుందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడుకొనేందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ చేయి చేయి కలుపుకోని పోరాటం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నామన్నారు. ఈ ప్రాంతంలో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజల సహకారంతో ఈ నెల 16వ తేదిన మానవహార కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చేందుకు సహకరించాలని పిలుపు నిచ్చారు.కట్టా సతీష్, కొండా ప్రసాద్, బసిరెడ్డి నారాయణ, జూదాల సుధాకర్, పాస్టర్ శశి, శంకర్, రామకృష్ణ, కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.




మాట్లాడుతున్న మాజీ ఎంఎల్‌సి విటపు బాలసుబ్రమణ్యం

ఒక్క దానం..ముగ్గురికి ప్రాణం..!

-3న జక్కా వెంకయ్య 95వ జయంతి

-సిపిఎం పూర్వ రాష్ట్ర కార్యదర్శి పి. మధు

ఒక్క వ్యక్తి రక్తదానం...ముగ్గురి ప్రాణాలను కాపాడుతోందని సిపిఎం పూర్వ రాష్ట్ర కార్యదర్శి పి. మధు తెలిపారు. ఈ నెల 3న జక్కా వెంకయ్య 95వ జయంతి సందర్భంగా దగదర్తిలోని జక్కా వెంకయ్య మోమోరియల్‌లో మెగా రక్తదాన శిబిరం జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత జక్కా వెంకయ్య 1930 నవంబర్ 3న దామరమడుగు గ్రామంలో జన్మించారు . చిరు ప్రాయంలోనే కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చిన ఆయన 75 సంవత్సరాలు నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించారన్నారు. ఆ మహనీయుని గుర్తుగా ఈనెల 3న దగదర్తిలోని జక్కా మోమోరియల్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం జరుగుతుందని తెలిపారు. యువత రక్త దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ప్రమాదాలు, శస్త్రచికిత్స , క్యాన్సర్ చికిత్సకు అవసరమైన సమయంలో రక్తం ఎంతో ముఖ్యం అన్నారు. దీర్ఘకాలిన రోగులను, అనీమియా, థలసేమియా, సికిల్ సెల్ రోగులకు రెగ్యూలర్ ట్రాన్స్‌ఫ్యూజర్ చేయాల్సి ఉంటుందని అప్పుడు రక్తం ఎంతో అవసరం అన్నారు. తల్లులు ప్రసవ సమయంలోనూ, శిశువులను కాపాడడానికి ఉపయోగపడుతా యన్నారు. ప్రపంచ గణాంకాల ప్రకారం ప్రతి ఏటా 11.85 కోట్ల రక్త దానం చేస్తున్నట్లు డబ్ల్యుహెచ్‌ఓ తెలిపిందన్నారు. భారత్‌లో మాత్రం ఇంకా రక్తం కొరత ఉందని యువత దీనిని గుర్తించాలి కోరారు. 17 నుంచి 66 ఏళ్ల వయస్సు ఉన్నవారు, 50 కేజీల బరువున్నవారు రక్తదానం ధైర్యంగా చేయవచ్చునని, ఒక్క గంటలోఈ ప్రక్రియ ముగుస్తోంది. ప్రతి 56 రోజులకు ఒకసారి రక్తం ఇవ్వవచ్చు నన్నారు. నేడు జక్కా జయంతి సందర్భముగా రక్తదానం చేస్తున్న యువతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.



హామీలను అమలు చేయాల్సిందే..!

ఎపి రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కరయ్య

ప్రజాశక్తి-నెల్లూరు :రజక వత్తిదారుల సమస్యల పరిష్కారానికై కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలను అమలు జరపాలని ఏపి రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఎపి రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ సమావేశంలో కూటమి ప్రభుత్వ హామీలు అమలు జరపని ఎడల ఫిబ్రవరి వారంలో జరుగు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించినట్లు తెలిపారు. రజకుల అభివద్ధి సంక్షేమానికి 10వేల కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ బీసీలు. రజకుల అభివద్ధి సంక్షేమానికి ఖర్చు చేస్తామని ఆదరణ -3 పథకం ద్వారా రజక వత్తిదారులకు అవసరమైన ఆధునిక పరికరాలను అందిస్తామని, రజక వత్తి చెరువులపై రజకులకే హక్కులు కల్పిస్తామని తదితర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేటికీ 16 నెలల కాలం పూర్తయిన అమలు జరపకపోవడం బాధాకరమన్నారు. రాబోయే కాలంలో ప్రభుత్వ హామీలు అమలు కొరకు జరిగే ఆందోళన, పోరాట కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. భారత రిజర్వేషన్ ఫలితాలు రజకుల అభివద్ధికి ఏమాత్రం దోహదం పడలేదని నేటికీ అంటరానితనం సమాజంలో కొనసాగు తున్నదని వాటికి వ్యతిరేకంగా జ్యోతి రావు పూలే, బిఆర్ అంబేద్కర్ ,చిట్యాల ఐలమ్మ ,సత్తెనపల్లి రామకష్ణ వంటి త్యాగదనుల ఆశయాలను స్ఫూర్తిగా రజక వత్తిదారుల సంఘం చైతన్యవంతమై పనిచేయాలని పేర్కొ న్నారు. అనంతరం ఈ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ వత్తిదారుల సంఘం నిర్వహించు కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. సంఘటిత ఉద్యమాల ద్వారానే నేటి ప్రభుత్వం నుండి సమస్యల సాధన సాధ్యపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సహాయ కార్య దర్శులు చెక్కవరపు వెంకట రెడ్డయ్య పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఎం భాస్కరయ్య

పేదలకు కంటి వెలుగు..!

- నేటి నుంచి విపిఆర్ 'నేత్ర'
- ప్రతి పల్లెలో ఉచిత పరీక్షలు..
- కళ్లజోళ్లు అందజేత

ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి :నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతున్నారు.. ఇప్పటికే విపిఆర్ అమత ధారతో వందలాది గ్రామాల దాహార్తి తీరుస్తున్నారు.. దివ్యాంగులకు , ట్రై సైకిళ్లు అందించి ఆత్మ విశ్వాసం నింపుతున్నారు.. విపిఆర్ దంపుతులు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల్లో నిలుస్తున్నారు.నేడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంసిద్ధులయ్యారు. జిల్లాలో కంటి సమస్యలతో బాధపడేవారికి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ నేత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేటి ఉదయం ఉదయగిరి నియోజకవర్గం వరికుటపాడు మండలం. రామాపురం గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. జిల్లాలోని ప్రతి గ్రామానికి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు ఇవ్వనున్నారు.

ప్రజల సంక్షేమాభివద్ధి కోసం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా కార్యక్రమాలు నిర్వహించిన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు ప్రజల కంటి వైద్యానికి సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు విపిఆర్ నేత్ర అనే కార్యక్రమానికి శ్రీ కారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని తనకు ఎంతో ఇష్టమైన ఉదయగిరి ప్రాంతం నుంచే ప్రారంభిం చనున్నారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ అమత ధార అన్న పేరుతో జిల్లాలోని అన్ని నియోజ కవర్గాల్లో దాదాపు 170 వాటర్ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మెట్ట ప్రాంత దాహార్తిని తీర్చి వారి జీవన్మరణ సమస్యను కృషిచేశారు. . విపిఆర్ విద్య ద్వారా పేద పిల్లలకు ఉచిత విద్యనందిస్తున్నారు.

ఉచితంగా పరీక్షలు..అద్దాలు పంపిణీ

విపిఆర్ నేత్ర కార్యక్రమం కోసం ప్రత్యేకంగా అన్ని వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక బస్సును తయారు చేయించారు. బస్సులో ఏఆర్ మెషీన్, విజన్ ఎల్‌ఈడీ ఛార్ట్, ట్రెయిల్ బాక్స్, లెన్సో మీటర్, గ్రేనింగ్ మెషీన్, 15 రకాల బ్రాండెడ్ ఫ్రేమ్స్, బ్రాండెడ్ లెన్స్, లెన్సులు కట్ చేసే కటింగ్ మెషీన్ వంటివి ఉంటాయి. వీటన్నింటికీ విభాగాల వారీగా వైద్య నిపుణులు నిరంతరం ప్రజలను పరీక్షిస్తుంటారు. విపిఆర్ నేత్ర బస్సులో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే ప్రజలకు అన్ని ఉచితంగా అందించనున్నారు.



వేమిరెడ్డి దంపతులు



విపిఆర్ నేత్ర వాహనం..

పార్లమెంట్‌లోని అన్ని గ్రామాల్లో...

ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్న విపిఆర్ నేత్ర కార్యక్రమం దశలవారీగా నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు విస్తరించనుంది. వరికుంటపాడు మండలంలో ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. మరో మండలానికి విస్తరించేలా విపిఆర్ ఫౌండేషన్ సిబ్బంది ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఇబ్బందులు తొలగించాలన్న సంకల్పంతో ముందుకు సాగనున్నారు. ముందుకు ప్రకటించి, ప్రతి గ్రామానికి వెళ్లి కంటి సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తారు. ఎన్నికల సమయంలో విపిఆర్ ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు...

భూ పోరాట రథసారథి జక్కా వెంకయ్య

- సిపిఎం నాయకులు చింతా రామసుబ్బయ్య



ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : తోటపల్లిగూడూరు మండలంలోని పలు గ్రామాలలో పేద ప్రజలకు భూములు పంచాలని చేపట్టిన భూ పోరాటాలకు జక్కా వెంకయ్య సారథ్యం వహిం చారని సిపిఎం నాయకులు చింతా రామసుబ్బయ్య పేర్కొన్నారు. 3వ తేదిన సోమవారం వెంకన్నపాలెంలో సిపిఎం కార్యాలయం పున:ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ భూ పోరాటాలలో జక్కా వెంకయ్య పేద ప్రజల పక్షాన నిలబడ్డారన్నారు. పాపిరెడ్డిపాలెంలో నిరుపేదలకు వందల ఎకరాలు పంచిన చరిత్ర సిపిఎంకు ఉందని రామసుబ్బయ్య తెలిపారు. ఈ పోరాటాలలో సిపిఎం నాయకులు అమరులయ్యారని తెలిపారు. వారిలో యాదగిరి చింగీషా సారాయి ఉద్యమంలో అమరులు కాగా వెలిచర్ల నారాయణ తదితరులు ఈ మండలంలో సిపిఎం పోరాటాలలో అమరులయ్యారని ఆయన తెలిపారు. సిపిఎం జిల్లా నాయకులు భవనాన్ని ప్రారంభిస్తారని తెలియజేశారు. ప్రారంభోత్సవం అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రామ సుబ్బయ్య పిలుపునిచ్చారు.

అలుపెరుగని పోరాట యోధుడు 'కాల్తిరెడ్డి'



ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : వ్యవసాయ కార్మిక సంఘం మాజీ నాయకులు కాల్తిరెడ్డి రమణయ్య అలుపెరుగని పోరాట యోధుడని సిపిఎం నాయకులు వేగూరు వెంకయ్య పేర్కొన్నారు. మల్లికార్జునపురంలో ఆదివారం కాల్తిరెడ్డి రమణయ్య 26వ వర్ధంతి కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. మండల కమిటీ సీనియర్ నాయకురాలు కాల్తిరెడ్డి రమణమ్మ అధ్యక్షతన జరిగింది. నిరుపేదలకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. రమణయ్య దత్తపుత్రుడు పచ్చా రాజేష్, ఏడుకొండలు, జీవరత్నం, సిపిఎం కార్యకర్తలు, ప్రతినిధులు, గ్రామస్తులున్నారు.

డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

ప్రజాశక్తి-నెల్లూరు : నగరంలో జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జిల్లా డివైఎఫ్ఐ 21వ మహాసభలకు యువత అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపు నిస్తూ డివైఎఫ్ఐ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో భారీస్థాయిలో ర్యాలీ నిర్వహించారు. ఆదివారం వేదాయ పాళెం నుంచి అపోలో సెంటర్ సమీపంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం వరకు డివైఎఫ్ఐ యువత స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ డివైఎఫ్ఐ రూరల్ కార్యదర్శి గోను చైతన్య, డివైఎఫ్ఐ రూరల్ అధ్యక్షులు డి శశిధర, డివైఎఫ్ఐ సహాయ కార్యదర్శి డి రాజా డివైఎఫ్ఐ రూరల్ కమిటీ సభ్యులు మధు, రవి, అక్బర్, తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. డివైఎఫ్ఐ నాయకులు కార్యకర్తలు తరుణ్, వంశీ, సందీప్, సంతోష్, ఎస్‌కె షాకీర్, రమణయ్య, మదన్, శ్రీను, ఖాసీం ఉన్నారు.

ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్ : వడ్డెర విద్యార్థులు విద్యలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, సామాజికవేత్త, న్యాయవాది ఇర్ల వెంకటరమణయ్య ఆదివారం ప్రకటనలో కోరారు. స్థానిక ఎపి టూరిజం హరిత హోటల్‌లో వడ్డెర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణెదల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్లుగా పలువురు ఎన్నికైనట్లు తెలిపారు. అలాగే మెగా డిఎస్‌సిలో ఉపాధ్యాయులుగా కొందరు వడ్డెరలు నియమితులైన వారికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. సన్మాన కార్యక్రమంలో దగదర్తి గ్రామానికి చెందిన యామాల వెంకటేశ్వర్లుకి పుష్పగుచ్ఛం అందజేసి, అభినందనలు తెలిపామన్నారు. విశ్రాంతి ఎంపిడిఒ తురక పరంధామయ్య, విశ్రాంతి రైల్వే ఉద్యోగి గుంజి నరసింహారావు, న్యాయవాది గుంజి నరేష్, నాయకులు బెల్లంకొండ శ్రీనివాసులు, చంద్రగిరి రమణయ్య, సన్మాన నిర్వాహకులు పాల్గొనినట్లు తెలిపారు.

పుట్టగొడుగుల ఉత్పత్తిపై శిక్షణ

ప్రజాశక్తి-మర్రిపాడు : నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రంలో నవంబర్, 3, 4వ తేదీలలో రెండురోజులు పాటు పుట్టగొడుగుల ఉత్పత్తిపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సమన్వయకర్త డాక్టర్ జి.ఎల్. శివజ్యోతి తెలిపారు. ఆర్య పథకంలో భాగంగా గ్రామీణ యువతకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి.విజయ్‌కుమార్ నాయక్, శాస్త్రవేత్త నెల్లూరు జిల్లాకు అనువైన పాల పుట్టగొడుగులు, ముత్యపుచిప్ప పుట్టగొడుగుల ఉత్పత్తిపైన తరగతిగదిలోనూ, క్షేత్ర స్థాయిలోను శిక్షణ ఇవ్వనున్నారు. యువత, మహిళలు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. చేరుకోవాల్సిన అడ్రెస్ కృషి విజ్ఞాన కేంద్రం, మినీ బైపాస్ రోడ్డు, ధావత్ రెస్టారెంట్ ఎదురుగా, వినాయక గుడి పక్కన అని తెలియజేశారు.

పెళ్లికానుక అందజేత

ప్రజాశక్తి-వింజమూరు : మండలంలోని బొమ్మరాజు చెరువు గ్రామ ఎస్‌సికాలనీలో ఆత్మకూరి కొండయ్య – లక్ష్మమ్మ దంపతుల కుమార్తె మాధవి వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ ఎంఎల్ఎ కాకర్ల సురేష్, కాకర్ల ట్రస్ట్ తరఫున పేద కుటుంబానికి ఆర్థిక సహాయంగా రూ.10వేలు పెళ్లి కానుకగా స్థానిక నాయకుల చేతుల మీదుగా మాధవి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు ఎంఎల్ఎ కాకర్ల సురేష్ ఎప్పుడూ సహాయహస్తాలు అందిస్తారని, ఆయన చేస్తున్న సేవలు ప్రజల మనసుల్లో నిలిచేలా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో విజయమాల సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు, నాయకులు ఎర్రగుంట రమణారెడ్డి, దేవరపాటి వెంకటేశ్వర్లు, దేవరపాటి పెంచలయ్య, బక్క మాలకొండయ్య, ఆత్మకూరి ఆదినారాయణ పాల్గొన్నారు.

గిరిజనులకు దుప్పట్లు పంపిణీ

ప్రజాశక్తి-కావలి : నిరుపేదలైన ఆనెమడుగు గిరిజనులకు తుపాన్ వచ్చిన సందర్భంగా ఆనెమడుగు సాగునీటి సంఘం అధ్యక్షులు … సురేష్ ఆధ్వర్యంలో ఆదివారం యానాదులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా లోక్ అదాలత్ సభ్యులు ఎం.మాలకొండా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కావలి ఎంఎల్ఎ కృష్ణారెడ్డి సూచనల ప్రకారం తుపాన్‌కు ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు 100 దుప్పట్లను పంపిణీ చేయడం చాలా అభినందనీయమన్నారు. నిరుపేదలైన యానాదులు పేదరికంలో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బిడ్డలను పాఠశాలల్లో చేర్పించి, విద్యాబుద్ధులు నేర్పించమని, గిరిజన పెద్దలకు తెలియజేశారు. కార్యక్రమంలో ఆనెమడుగు గ్రామ సెక్రటరీ నాయకులు పాల్గొన్నారు.

కరాటేతో మానసిక వికాసం

ప్రజాశక్తి-ఇట్రగుంట : పిల్లల మానసిక వికాసానికి క్రమశిక్షణకు కరాటే చాలా అవసరమని ఇంటర్నేషనల్ బ్లాక్ బెల్ట్ కరాటే మాస్టర్ రవి గస్ పేర్కొన్నారు. బిట్రగుంట వాకర్స్ అసోసియేషన్ క్రీడా మైదానంలో బ్లాక్ బెల్ట్ కరాటే శిక్షణ పొంది విజయవంతంగా జరిగిన42 రెండవ క్యాడర్ స్టేట్ బ్లాక్ బెల్ట్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలలో బిట్రగుంట నుంచి వివిధ విభాగాలలో పాల్గొన్నారు. వారిలో 80 కేజీల విభాగంలో బచ్చు సాయి బంగారు పతకం సాధించారు. ముగ్గురు బ్రాంచ్, నలుగురు సిల్వర్ మెడల్లు సాధించారు. బ్లాక్ బెల్ట్ కరాటేలో మెడల్లు సాధించిన విజేతలకు బిట్రగుంట వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బర్నబాస్, గౌరవ అధ్యక్షుడు నూకసాని శ్రీనివాసులు, సుజన్ రాజ్, రైల్వే పెన్షన్ అసోసియేషన్ కార్యదర్శి గోవిందరాజులు, ప్రముఖ వ్యాపారవేత్త కె.జానార్దన్ రెడ్డి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కుందుర్తి శ్రీనివాసులు, మన్యం శ్రీనివాసులు, శ్యాం కుమార్, విజయ్‌కుమార్, జీవన్‌కుమార్, శేఖర్, బంతోని, బ్రైట్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

కోటి సంతకాల సేకరణ


ప్రజాశక్తి-ఎస్‌పేట : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు,ఆత్మకూరు నియోజకవర్గ గౌరవ మాజీ ఎంఎల్ఎ మేకపాటి.విక్రమ్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడిగా గ్రామ పంచాయతీ పరిధిలో నందు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడిగా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, మండల వైసిపి బిసిసెల్ అధ్యక్షులు ముప్పూరి.వెంకట రమణయ్య, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

పోగొట్టుకున్న పర్సు అందజేత

ప్రజాశక్తి-కావలి : సిద్ధనకొండూరు గ్రామానికి చెందిన పైడి కిషోర్ శనివారం కావలి బస్టాండ్‌లో బస్ దిగి కూల్ డ్రింక్‌షాప్ దగ్గర కూల్‌డ్రింక్ తాగుతూ తన దగ్గర ఉన్న పర్సు పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆ ప్రయాణికుడు బస్టాండ్‌లోని విచారణ కేంద్రంలో తెలిపారు. అదేసమయంలో కూల్ డ్రింక్ షాపులో పని చేసే వ్యక్తి, పర్సు కింద ఉండడం గమనించి, ఆ పర్సును నిజాయితీతో విచారణ కేంద్రంలో ఇచ్చారు. బస్టేషన్ మేనేజర్ ఎం.రామకృష్ణ బస్టాండ్‌లోని పోలీసు అవుట్ పోస్ట్ డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్, ఆర్‌టిసి సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో పర్సు పోగొట్టుకున్న వ్యక్తిని విచారణ జరిపి, ఆ పర్సును వారి తనిఖీ చేయగా, అందులో అతను చెప్పిన విధంగా, రూ.23 వేల విలువైన ఒక బంగారు ఉంగరం ఉన్నది. కావలి డిపో మేనేజర్ ఎ.శ్రీహరి సమక్షంలో, ఆ బంగారు ఉంగరం ఉన్నపర్సును, పోగొట్టుకున్న పైడి కిషోర్‌కు అందజేశారు.

జిల్లాలో హెచ్ఐవి తగ్గుముఖం

- డిఎల్ఎటిబి డాక్టర్ ఖాదర్‌వలీ



ఇంటర్వ్యూ

ప్రజాశక్తి-నెల్లూరు

హెచ్ఐవి, ఎయిడ్స్ అన్న మాటలు నేటికి సమాజాన్ని వణికిస్తున్నాయి. అసురక్షిత శృంగారం, కలుషిత రక్తం వల్ల ఒకరి నుంచి మరొకరికి సోకే ఈ వ్యాధి రోగ నిరోధక శక్తిని బలహీనం చేస్తుంది. సిడి4 కణాల సంఖ్యను తగ్గిపోవడం వల్ల సులభంగా ప్రాణాంతక వ్యాధులకు గురికావాల్సి వస్తుంది. దాని ఫలితంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వారు ప్రాణాలు కోల్పోయే దుస్థితి ఏర్పడుతుంది. అటువంటి వైరస్ జిల్లాలో గతంలో ఎంతశాతం ఉండేది.. ప్రస్తుతం ఆ వైరస్ తగ్గుముఖం పట్టిందా అన్న ప్రశ్నలకు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ అండ్ క్షయ నివారణాధికారి డాక్టరు ఖాదర్ వలి మాటల్లోనే..

ప్రశ్న. జిల్లాలో హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టింది.. లేక పెరుగుతుందా..? ఉమ్మడి జిల్లాలో హెచ్ఐవి, ఎయిడ్స్ వైరస్ గర్భిణీలల్లో గతంలో ఎంత శాతం నమోదు అయింది. ప్రస్తుతం ఎంత శాతం ఉంది..? అసలు హెచ్ఐవి సోకినప్పుడు లక్షణాలు ఏవిధంగా ఉంటాయి..?

జవాబు. జిల్లాలో 2002 గణాంకాలను పరిశీలిస్తే హెచ్ఐవి తీవ్రత 17.8 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2024 నాటికి 0.6 శాతానికి చేరుకుంది. 2002లో ఈ వైరస్‌తో బాధపడుతున్న గర్భిణీల శాతం 2.7 నమోదు కాగా ప్రస్తుతం 0.05 శాతానికి చేరుకుంది. ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల ప్రకారం ఈ వైరస్‌తో బాధపడుతూ చికిత్సలు పొందుతున్న వారి సంఖ్య 12,000లు ఉంది. హెచ్ఐవి సోకిన తొలి రోజుల్లో 'ఫ్లూ' లక్షణాలు కనిపిస్తాయి. నాలుగు వారాలకు పైగా ఈ సమస్యతో బాధపడుతారు. జ్వరం, తలనొప్పి, కీళ్లు, కండరాలు నొప్పి, శరీరంపై దద్దుర్లు ఏర్పడటం, గొంతునొప్పి, విపరీతంగా చెమటలు పట్టడం లక్షణాలుగా చెప్పవచ్చు. ఎలీసా పరీక్ష ద్వారా హెచ్ఐవి వైరస్‌ను గుర్తిస్తారు. వైరస్ సోకిన 3 నుంచి 6 నెలల తరువాత పరీక్షల్లో నిర్ధారణ అవుతుంది. హెచ్ఐవి తీవ్రత ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా 8వ స్థానంలో ఉంది.

ప్రశ్న. హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితులు ఆ వైరస్ నివారణ కోసం, వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నది..? జిల్లాలో ఆ చర్యలు అందుబాటులో ఉన్నాయా..?

జవాబు. హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితులు ఆ వ్యాధి తీవ్రతను తగ్గించుకొనేందుకు, జీవిత కాలాన్ని పెంచుకొనేందుకు, నివారణ కోసం జిల్లాలో ఏఆర్‌టి సెంటర్ అందుబాటులో ఉంది. జిజిహెచ్‌ల ఈ ఏఆర్‌టి సెంటర్ సేవలు బాధితులకు అందజేస్తుంది. ఈ సెంటర్ నుంచి 11,015 మంది బాధితులు మందులు తీసుకుంటున్నారు. ప్రతి గర్భిణీకి కాన్పు సమయంలో వైద్యపరీక్షలు నిర్వహించి ఏదైనా పరిస్థితుల్లో తల్లి పాజిటివ్ అయితే పుట్టే బిడ్డకు ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు నూతన చికిత్స విధానం అందుబాటులో ఉంది. ఎయిడ్స్, హెచ్ఐవి రహిత జిల్లాగా రూపొందించేందుకు కళాజాతా కార్యక్రమాలు నిర్వహించడం, రెడ్ రిబ్బన్ క్లబ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం, రక్తదానంపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. తాము నిర్వహించే అవగాహన కార్యక్రమాలు 7 స్వచ్ఛంద సేవాసంస్థల సహకారంతో విజయవంతంగా జిల్లాలో చేపడుతున్నాం.

ప్రశ్న. హెచ్ఐవి, ఎయిడ్స్ నిర్ధారణ నిమిత్తం జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించేందుకు రక్తనమూనాలు ఎన్ని సేకరిస్తున్నారు, పరీక్షలు చేయగా హెచ్ఐవి పాజిటివ్‌గా ఎన్ని నిర్ధారణ అవుతున్నాయి.. పరీక్షలు చేసుకొనే వారి సంఖ్య పెరుగుతుందా.. తగ్గుతుందా.. వాటి వివరాలు తెలియజేయగలరు..?

జవాబు. హెచ్ఐవి, ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు చేయించుకొనే వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి శస్త్ర చికిత్సలు నిర్వహించాలన్నా విధిగా హెచ్ఐవి, ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు వైద్య ఆరోగ్య శాఖ చేస్తుంది. ఈ నేపథ్యంలో 2012-13వ సంవత్సరం 52,786 మంది నుంచి రక్త సేకరణ చేసి పరీక్షలు నిర్వహించగా 1,895 (3.6 శాతం) మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 2013వ సంవత్సరం 58,524 మందికి పరీక్షలు నిర్వహించగా 1,763 (3 శాతం) మందికి పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. 2014-15లో 63,972 మందికి రక్త పరీక్షలు చేయగా 1700 (2.7 శాతం)మందికి పాజిటివ్ వచ్చింది. 2015-16లో 67,521 మంది అనుమానితుల నుంచి రక్తం సేకరించి పరీక్షలు చేయగా 1577 (2.3 శాతం) మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 2016-17లో 79,324 మంది నుంచి రక్తం సేకరించి పరీక్షలు చేయగా 1597 (2 శాతం) మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 2017-18లో 78,566 మందికి పరీక్షలు చేయగా 1301 (1.7 శాతం) మందికి నిర్ధారణ అయింది. 2018- 19లో 74.933 మందికి పరీక్షలు చేయగా 1115 (1.5శాతం), 2019 -20లో 73,637 మందికి పరీక్షలు చేయగా 965 (1.3 శాతం), 2020- 21లో 33,896 మందికి పరీక్షలు చేయగా 536 (1.6 శాతం), 2021-22లో 83,735 మందికి పరీక్షలు నిర్వహించగా 662 (0.8శాతం), 2022-23లో 98329 మంది నుంచి రక్తం సేకరించి పరీక్షలు చేయగా 768 (0.7శాతం), 2023-24లో 1,21,946 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలు చేయగా 751 (0.6 శాతం) మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 2024- అక్టోబరు చివరి వరకు 1,30,886 మందికి పరీక్షలు చేయగా 500 (0.4శాతం)మందికి పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది.

ప్రశ్న. హెచ్ఐవి బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందుతుందా.. ఎంతమంది లబ్ధి పొందుతున్నారు. ఆర్థికసాయం పొందాలంటే అర్హత ఏమిటీ..?

జవాబు. హెచ్ఐవి బాధితులు తమ పేర్లను సమీప ఎఆర్‌టి సెంటర్లలో నమోదు చేసుకోవాలి. క్రమం తప్పకుండా ప్రభుత్వం అందజేస్తున్న మందులు తీసుకోవాలి. ఏదైనా పరిస్థితుల్లో ఎఆర్‌టి సెంటర్ నుంచి మందులు మూడు నెలలు తీసుకోకుండా ఉంటే పెన్షన్ తీసుకొనేందుకు అర్హత కోల్పోతారు. విద్యుత్తు బిల్లు ఎక్కువగా వచ్చినా, ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ (వితంతు, వృద్ధాప్య) తీసుకుంటున్నా, ఈ పెన్షన్ తీసుకొనేందుకు అర్హత కోల్పోతారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 2773మంది హెచ్ఐవి బాధితులు ప్రభుత్వం నుంచి పెన్షన్ రూ.6వేలు అందజేస్తుంది. 2వేల మంది హెచ్ఐవి బాధితులు రకరకాల కారణాల వల్ల ప్రభుత్వం పెన్షన్ నిలిపివేసింది. గడిచిన రెండు సంవత్సరాలుగా హెచ్ఐవి బాధితులకు ప్రభుత్వం పెన్షన్ తీసుకొనేందుకు అనుమతులు రాకపోవడంతో 3వేల మంది బాధితులు ఎదురు చూస్తున్నారు. మొత్తంగా రకరకాల కారణాలతో పెన్షన్ నిలిచిపోయిన వారి సంఖ్య 2 వేలు, నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 3వేలు మొత్తం కలుపుకోని 5వేల మంది బాధితులు ప్రభుత్వం అందజేసే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు.



ఎపి వ్యకాసం ఆధ్వర్యంలో భూపోరాటం చేస్తున్న ప్రజలు

తిక్కవరపాడులో భూపోరాటం

ప్రజాశక్తి-వెంకటాచలం

మండలంలోని తిక్కవరపాడు గ్రామపంచాయతీలో ఆదివారం ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రజలు భూ పోరాటం చేశారు. గత 30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న పొలాలకు భూమిని ఆ గ్రామ మాజీ విఆర్‌ఒ గ్రామ పెత్తందారు రామానాయుడు దొంగ పత్రాలు సృష్టించి సుమారు 50 ఎకరాలు దొంగతనంగా రిజిస్టర్ చేసిన సందర్భంలో ఆ భూములు పేదవాళ్ళకే దక్కాలంటూ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదల భూములలో దిగి జెండాలు పాతారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ వెంకమరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, మండల నాయకులు తలారి దేవదానం, పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

అవినీతిలో అగ్రగామిగా 'సర్వేపల్లి'

- రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్య

ప్రజాశక్తి-ముత్తుకూరు



రాష్ట్రంలోనే అవినీతిలో అగ్రగామిగా సర్వేపల్లి నియోజకవర్గం ఉందని రాష్ట్ర మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లా వైసిపి అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. శనివారం వైసిపి ఆధ్వర్యంలో ముత్తుకూరు మండల కేంద్రంలో ప్రజావైద్యం ప్రజలహక్కు, మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలి సంతకాన్ని రాష్ట్ర మాజీ మంత్రి చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. థర్మల్ కేంద్రాల యాజమాన్యాలు దుప్పట్లు ఇస్తే వాటిని అధికార పార్టీ నాయకులు ప్రజలకు పంచి పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో వైద్యం అందుబాటులో లేకుండా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ పై వెనక్కు తగ్గాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో గ్రావెల్, మట్టి, బూడిద అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని అధికార పార్టీ నాయకులపై ఆయన విమర్శలు చేశారు. నియోజకవర్గంలో దోపిడీ ఎక్కువగా ఉందన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇబ్బంది పెట్టిన వారందరినీ మడిచి పెట్టి తీరుతామని రాష్ట్ర మాజీ మంత్రి హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



ర్యాలీ నిర్వహిస్తున్న సిపిఐ నాయకులు

మెడికల్ కాలేజీల ప్రవేయిటీకరణను ఆపాలి

ప్రజాశక్తి-నెల్లూరు

రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేట్ పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ (పిపిపి) అనే పేరుతో తీసుకొస్తున్న మెడికల్ కాలేజీలను వెంటనే ఆపాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ రూరల్ మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రయివేట్ తీసుకొస్తున్న మెడికల్ కళాశాల వెంటనే ఆపి తక్షణ ప్రభుత్వం మెడికల్ కళాశాలను పెద్ద ప్రాతిపదికన నిర్మించాలని కొత్త వెల్లంటి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన మీటింగ్‌లో సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి మాట్లాడుతూ పబ్లిక్ ప్రయివేట్ పార్ట్నర్ షిప్ పేరుతోటి మెడికల్ కళాశాల నిర్మితమైతే పూర్తిగా కార్పొరేట్ చేతులకి వైద్యం వెళ్లే అవకాశం ఉందన్నారు. దానివల్ల పేద ప్రజల తీవ్రంగా నష్టపోతారని ఎవరికీ ఆరోగ్యం బాగా లేకపోయినా చనిపోవడం తప్ప మరోమార్గం ఉండదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మాట్లాడుతూ పొట్టేపాళెం, ములముడి గ్రామాల వద్ద కలుజుల దగ్గర వెంటనే బ్రిడ్జీలు నిర్మించే విధంగా, నెల్లూరు రూరల్ ఎంఎల్ఎ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా కందమూరు రోడ్డు ఇంకా రూరల్ మండలంలో ఉన్న అనేక గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వ అధికారులు సర్వ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు మముజుల దశరథరామయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు పి.జిలానిఖాన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లీలామోహన్, నెల్లూరు రూరల్ మండల సహాయ కార్యదర్శి వై.ఆదినారాయణ, నాయకులు హరి, మాజీ నాయకులు సునీల్, రాజగోపాల్, పోలయ్య, తదితరులు పాల్గొన్నారు.



ఆవాజ్ నూతన కమిటీ ఎన్నిక

ప్రజాశక్తి కోవూరు

కోవూరు పట్టణంలోని స్టవ్ బీడీ కాలనీలో ఆవాజ్ నూతన కమిటీ ఎన్నికను నిర్వహించారు. ఈ ఎన్నిక ప్రక్రియలో కాలనీ నివాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ మస్తాన్ భాయ్ నూతన కమిటీ కార్యదర్శిగా, మాభాషా భాయ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే నజీర్ భాయి ఉపాధ్యక్షుడిగా, గౌస్ బాషా సహాయ కార్యదర్శిగా, మస్తాన్ అన్న, షేక్ ఇక్బాల్, షేక్ అన్సర్ భాయ్ ఇతర పదవులకు ఎన్నికయ్యారు. మొత్తం ఏడుగురు నూతన కమిటీ సభ్యులు బాధ్యతలు చేపట్టగా, కాలనీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని వారు ప్రకటించారు. స్థానికులు కొత్త కమిటీపై విశ్వాసం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

గౌతమ్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి

- జయంతి వేడుకల్లో వైసిపి నాయకులు

ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్




గౌతమ్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తున్న వైసిపి నాయకులు

ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సంకల్పించి ఆ దిశగా కృషి చేస్తూ ఆకస్మికంగా మృతి చెందిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆశయ సాధన కోసం ఆయన సోదరుడు మాజీ ఎంఎల్ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి తోడుగా నిలిచి కృషి చేస్తామని వైసిపి నాయకులు పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని ఎంజిఆర్ మెమోరియల్ మున్సిపల్ బస్టాండ్ వద్ద పట్టణ వైసిపి అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లోని గౌతమ్‌రెడ్డి విగ్రహాన్ని పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం గౌతమ్‌రెడ్డి విగ్రహానికి పూలు చల్లి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికి అందజేశారు. ఈ సందర్భంగా వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సిహెచ్ ఆదిశేషయ్య, రాష్ట్ర ఎస్‌సి సెల్ కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు మాట్లాడారు. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేశారని, హైలెవల్ కెనాల్ రెండవ విడత పనులు ప్రారంభించారని, ఆత్మకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మార్చేలా అనేక ప్రణాళికలు సిద్ధం చేసి ప్రారంభించే లోపు ఆయన మృతి చెందడం జరిగిందన్నారు. ఆయన తదనంతరం ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నికై గౌతమన్న ఆశయసాధన కోసం నిరంతరం కృషి చేశారన్నారు. గౌతమన్న ఆశించినట్లుగానే ఆత్మకూరు నియోజకవర్గాన్ని విక్రమ్‌రెడ్డి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరీ పులిమి రమేష్ రెడ్డి, లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నందా ఓబులేసు, సోషల్ మీడియా అధ్యక్షులు బాలఅంకయ్య, నోటి వినయ్‌కుమార్ రెడ్డి, షేక్ పర్వీన్, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు అంద్రా సుబ్బారెడ్డి, ఇంటెలెక్చువల్ వింగ్ అధ్యక్షులు ఇందూరు సురేంద్రరెడ్డి, పట్టణ పార్టీ మహిళా అధ్యక్షురా లు కల్పన, ఆర్‌టిఐ విభాగం అధ్యక్షులు కేత రవి, ఎస్‌సి సెల్ అధ్యక్షులు కొప్పోలు వెంకటేశ్వర్లు, తోడేటి అశోక్, ఉపాధ్యక్షులు వేము బాలచెన్నయ్య, తోడేటి మణి, నందవరం ప్రతాప్, సర్పంచ్ ప్రసాద్ రెడ్డి, తదితరులున్నారు.

గౌతమ్‌రెడ్డికి ఘన నివాళులు

ప్రజాశక్తి-సంగం



గౌతమ్‌రెడ్డి జయంతి వేడుకలను నిర్వహిస్తున్న వైసిపి నేతలు

సంగంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలను వైసిపి నాయకులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు సంగం బ్యారేజీ వద్ద ఉన్న గౌతమ్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. గౌతమ్‌రెడ్డి చేసిన సేవలను గుర్తుచేసుకొని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని వారు తెలిపారు. అన్నకు తగ్గ తమ్ముడిగా విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో మంచిపేరు తెచ్చుకున్నార న్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు కరిముల్లా, ఊటుకూరు జనార్ధన్ రెడ్డి, పోలిశెట్టి ఆంజనేయులు, శివ,పెరుమాళ్ళ రవీంద్రబాబు, చిరివెళ్ల వేణు, ఉయ్యాల కరుణాకర్, జహంగీర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

జెబిలో క్రీడాపోటీలు

ప్రజాశక్తి-కావలి



డి.ఆర్. స్మారక బాలల దినోత్సవ ఆటలపోటీలు "డాక్టర్ రామ్ సెంటర్ విశ్వోదయ" ఆధ్వర్యంలో డాక్టర్ డి.ఆర్. విశ్వోదయ బాలల దినోత్సవం ఆదివారం రెండవ రోజు (జవహర్ భారతి మైదానం) మిల్కాసింగ్ ప్రాంగణంలో వాలీబాల్ , కబడ్డీ , బాల్ బ్యాడ్మింటన్ , ఖో.ఖో., షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ గేమ్‌లలో పోటీలు జరిగాయి. సుమారు అన్ని ఈవెంట్స్‌లలో 50 పాఠశాలల విద్యార్థులు హోరాహోరీగా తలపడ్డారు. ఉత్సాహంగా కేరింతలతో విద్యార్థులు తమ ప్రతిభను చూపారు. విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయకుమార్ రెడ్డి, రామ్‌సెంటర్ చైర్మన్ దొడ్ల మనోహర్ రెడ్డి, డైరెక్టర్ కూనం తాతిరెడ్డి, ఆర్గనైజర్ పి.డి. ప్రసాద్ రెడ్డిల పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల నిర్వహణలో సి.హెచ్ మణికంఠ, బ్రహ్మయ్య, ఏడుకొండలు, భాస్కర్, ఎల్.ఎన్.శిరీష్, టీవీ రమణ, జగన్నాధం, హరికృష్ణ, భార్గవ్ తదితరులు తమ సహకారం అందించారు.



కిరణ్‌కు ఎంఎల్ఎ అభినందనలు

ప్రజాశక్తి-కావలి

కావలి ఎంఎల్ఎ కావ్య క్రిష్ణారెడ్డి సూచనలతో మొంథా తుపాన్ సమయంలో ముందస్తు చర్యలు తీసుకుని, కావలి పట్టణం ముంపునకు గురికాకుండా ప్రజలను రక్షించడంలో కీలకపాత్ర పోషించిన కావలి జలవనరుల శాఖ ఎఇ కిరణ్‌కు "మొంథా సైక్లోన్ ఫైటర్" అవార్డ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేసి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆదివారం ఎఇ కిరణ్ ఎంఎల్ఎను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. కిరణ్ సాధించిన విజయానికి ఆయనను ఎం.ఎల్.ఎ. ఘనంగా అభినందించారు.

చేనేత కుటుంబాలకు పరామర్శ

ప్రజాశక్తి-సంగం

సంగంలోని సాయినగర్‌లో చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ చేనేత కుటుంబాలను సందర్శించారు. తుఫాన్ నేపథ్యంలో మగ్గం గుంటల్లోకి చేరిన వర్షపు నీటిని పరిశీలించి, చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల సమయంలో పనులు లేక ఒక్కో చేనేత కుటుంబం రూ.20వేలు నష్ట పోయిందన్నారు. ప్రభుత్వం చేనేత కుటుంబాలను ఆదుకుని, నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జానపాటి రామసుబ్బయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సోమ గోపాల్, బోడిచెర్ల రవి, బండి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

ఎస్.ఇ.ఐ.ఎల్. ఎనర్జీకి ఉత్తమ సామాజిక సేవా అవార్డు

ప్రజాశక్తి-ముత్తుకూరు

ఎస్.ఇ.ఐ.ఎల్. ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌కు ఉత్తమ సామాజిక సేవ అవార్డు వచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జన్మే జయ మహాపాత్ర ఆదివారం తెలిపారు. బెంగళూరు కేంద్రంగా యుబిఎస్ ఫోరమ్ నిర్వహించిన 15వ వార్షిక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సమ్మిట్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రాజెక్టు సిఎస్ఆర్ హెడ్ అల్బర్ట్ డేవిడ్ పీటర్ తోపాటు సీనియర్ సిఎస్ఆర్ మేనేజర్ కామేశ్వరరావు స్వీకరించినట్లు తెలియజేశారు. సామాజిక కార్యక్రమాల్లో విజయాలు సాధించినందుకు అవార్డు లభించిందని హర్షం వ్యక్తం చేశారు.

ఎఐటియుసి కార్యాలయం ప్రారంభం

ప్రజాశక్తి-కావలి



మాట్లాడుతున్న సిపిఐ నాయకులు

కావలి మున్సిపల్ పారిశుధ్య కార్మికుల యూనియన్ (ఎఐటియుసి) ఆఫీస్ కావలి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం, స్వామి గ్రాఫిక్స్ వద్ద ఎపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూరమామిళ్ల సుబ్బరాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి ప్రారంభించారు. అనంతరం పత్రిక విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి వర్తింపజేయాలని, మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఇళ్ల స్థలం, ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేయాలని ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేయకుండా ఆపాలన్నారు. సామాన్య మధ్య తరగతి ప్రజలు కష్టించే జీవిత బీమా సంస్థల బీమా చేస్తే మోడీ సర్కార్ అదానీ అప్పుల పాలై కటిక పేదరికంలో ఉన్నాడని ఆ సొమ్మును అదానికి దారి మళ్ళించడం దుర్మార్గమన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అవుట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని లేబర్ కోడ్ రద్దు చేయాలని తెలిపారు. మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మొంథా తుపాన్ కారణంగా మున్సిపల్ కార్మికుల సమ్మెను వాయిదా వేసినట్లు, మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమానికి ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు జిలాని ఖాన్, సిపిఐ కార్యవర్గ సభ్యులు పోకూరు మాలకొండయ్య సిపిఐ సహాయ కార్యదర్శి ఎస్.రమణయ్య, మున్సిపల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లె అంకయ్య అధ్యక్ష, కార్యదర్శి ఎండ్లూరి ఆదినారాయణ, తన్నీరు వెంకటేశ్వర్లు, పి.సుబ్బరాయుడు, సిపిఐ నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, చేవూరు కొండయ్య, దమ్ము దర్గాబాబు, సిపిఎం నాయకులు పి.పెంచలయ్య, సామాజిక కార్యకర్త ఎం.మాలకొండా రెడ్డి, ప్రభావతి, బోయసు శీను, తదితరులు పాల్గొన్నారు.

వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

ప్రజాశక్తి-కావలి : కావలి మండలం తుమ్మలపెంట పంచాయతీలోని పెదరాముడుపాలెం గ్రామానికి చెందిన కాటంగారి బ్రహ్మయ్య ఏ.వెంకటేశ్వర్లు (34) అను మత్స్యకారుడు శనివారం రాత్రి గ్రామస్తులతో కలిసి జువ్వలదిన్నె హార్బర్లో నుండి బోటులో చేపలు పట్టుటకు వెళ్లి తుమ్మలపెంట గ్రామ సమీపంలో చేపలు పడుతుండగా మృతుడు ప్రమాదవశాత్తు బోటులోంచి కిందపడిపోయి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. అలల ధాటికి మృతుడి శవం పెదరాముడుపాలెం సముద్రం ఒడ్డుకు కొట్టుకొని వచ్చినట్లు మృతుడి భార్య గాయత్రి పోలీసులకు రిపోర్టు చేసింది. మృతుడికి భార్య ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఈ మేరకు కావలి రూరల్ ఎస్.ఐ. తిరుమలరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రూ.12వేలు ఆర్థికసాయం

ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణం పముఖ న్యాయవాది పి.వి.శివప్రసాద్ రెడ్డి - పద్మజ దంపతులు వారి కుమార్తె చిన్నారి పి.సమీరా రెడ్డి, వారి అన్న పి వి గోవిందరాజుల రెడ్డిల జ్ఞాపకార్థంగా సంయుక్త సేవా సంస్థ పి4 ద్వారా దత్తత తీసుకున్న శివరామ సుబ్బయ్య గిరిజన కాలనీలోని తుపాన్ బాధితులకు నిత్యావసర వస్తువులు, బియ్యం, వాటర్ క్యాన్లు అందజేశారు. అలాగే పి.వి.గౌతమ్‌రెడ్డి సహకారంతో సంయుక్త సేవాసంస్థ సంరక్షణలో ఉంటూ చదువుకుంటున్న నిత్యకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కళాశాల ఫీజు రూ.12వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో దాతలు ప్రముఖ న్యాయవాది పి వి శివప్రసాద్ రెడ్డి - పద్మజ, వారి కుమారులు పి వి గౌతం రెడ్డి, పి.భార్గవ్ రెడ్డి, పి4 యూనిట్ సభ్యులు ఎస్.రవితేజ, సంస్థ సభ్యులు ఎంవిఎన్ ప్రసాద రావు, నేలటూరి శివప్రసాద్ రెడ్డి, పివి సాయితేజ, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొని పేదలకు అందజేశారు.

ప్రత్యేక పూజలు

ప్రజాశక్తి-కావలి



కావలి ముసునూరు అయ్యప్ప స్వామి దేవాలయంలో, బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఎల్ఎ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎంఎల్ఎకు బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ శాంతి, ఆనందం కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. అయ్యప్ప స్వామి చల్లని చూపులు కావలి నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలన్నారు. మాట్లాడుతూ అయ్యప్ప స్వామి సేవలో, బ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అంటారని తెలిపారు. ఈ కార్యక్రమం బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పి.వి.ఎస్. ప్రసాద్, సహధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి టి.శ్రీనివాసులు, కోశాధికారి ఆర్.వెంకట కళాదర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.